క్లుప్తంగా

ముత్యాలమ్మ ఆలయంలో భక్తుల కిటకిట



ముత్యాలపల్లిలో బండి ముత్యాలమ్మను దర్శించుకుంటున్న భక్తులు

మొగల్తూరు: ముత్యాలపల్లిలో వేంచేసియున్న బండి ముత్యాలమ్మను దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు భారీగా తరలి వచ్చారు. ముత్యాలమ్మ దర్శనానికి సరిహద్దు జిల్లా అయిన కృష్ణా జిల్లా నుంచి భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఆలయం కిటకిటలాడింది. ఆలయ ఈవో డి.రామకృష్ణంరాజు, ఆలయ చైర్మన్ కడలి మాణిక్యాలరావు, పాలకవర్గ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

కోడ్ ముగిసినా తొలగని ముసుగులు



స్టేషన్‌రోడ్డు వద్ద మహానేత వైఎస్సార్ విగ్రహానికి ముసుగు వేసిన దృశ్యం

నరసాపురం: ఎన్నికల కోడ్ ముగిసినా నరసాపురం పట్టణంలో జాతీయ నాయకుల విగ్రహాలకు వేసిన ముసుగులు తొలగించే అంశంలో అధికారులు దృష్టి సారించలేదు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రధాన కూడళ్లతోపాటుగా అన్ని ప్రాంతాల్లో ఉన్న నాయకుల విగ్రహాలకు ముసుగులు వేశారు. ఈ నెల 6తో ఎన్నికల కోడ్ ముగిసింది. కానీ కోడ్ కారణంగా నాయకుల విగ్రహాలకు వేసిన ముసుగులు తొలగించలేదు.

కొనసాగుతున్న ఉపాధి పనులు



మొగల్తూరు పంచాయతీ నక్కావారిపాలెంలో పంటబోదె తవ్వుతున్న కూలీలు

మొగల్తూరు: మండలంలోని పలు గ్రామాల్లో ఉపాధిహామీ పనులు కొనసాగుతున్నాయి. వ్యవసాయ పనులు అంతంత మాత్రంగా ఉండటంతో ఉపాధి కూలీలు, పంట బోదెల తవ్వకాలకు ప్రాధాన్యమిస్తున్నారు. శనివారం మొగల్తూరు పంచాయతీ నక్కావారిపాలెంలో పంట బోదె తవ్వకం పనులు చేపట్టారు. దీంతో జేఈ ఆనంద్ కూలీల మస్తర్‌ను పరిశీలించి టీఏ వెంకటేశ్వరరావుకు పలు సూచనలిచ్చారు.

శ్రీనివాసవర్మ స్వగ్రామంలో సంబరాలు



భగ్గేశ్వరంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహిస్తున్న కూటమి కార్యకర్తలు

పాలకొల్లు అర్బన్: దేశ ప్రధానిగా మూడోసారి పదవీ ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్రమోది మంత్రివర్గంలో కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన భూపతిరాజు శ్రీనివాసవర్మ స్వస్థలం భగ్గేశ్వరంలో ఆదివారం సంబరాలు నిర్వహించారు. శ్రీనివాసవర్మ భగ్గేశ్వరంలో జన్మించి, ప్రాథమిక విద్య ఇక్కడే అభ్యసించారని స్థానికులు గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా కూటమి కార్యకర్తలు కేక్ కట్ చేసి, స్వీట్లు పంచారు. కార్యక్రమంలో కూటమి నాయకులు కేవీఎస్ఎల్ నరసింహరాజు, సమతం వీరభద్రరావు, అందే శ్యాంబాబు, కుక్కల నరేష్, కవురు సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ విజయోత్సవం

పాలకొల్లు సెంట్రల్: భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోది మూడోసారి ప్రమాణస్వీకారం చేయనుండడం అభినందనీయమని కూటమి సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం స్థానిక గాంధీబొమ్మల సెంటర్ వద్ద బీజేపీ కార్యాలయంలో విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. అనంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు కొల్లి నరసింహమూర్తి, జక్కంపూడి కుమార్, బోడన కనకరాజు, కొల్లి ప్రసాద్, బైల శ్రీదర్, తదితరులు పాల్గొన్నారు.

యలమంచిలిలో..

యలమంచిలి: ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రమాణస్వీకారం చేయ డాన్ని హర్షిస్తూ ఆదివారం మేడపాడు సెంటర్లో కూటమి నాయకులు బాణసంచా కాల్చి, కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు దొంగ నరసింహకుమార్, వీరా జయ రామాంజనేయులు (వీరాజీ), కారిచర్ల విష్ణు పతంజలి, కుక్కల కేశవరావు, యర్రంశెట్టి భగవాన్, కోడి కిషోర్, వల్లభు దుర్గాప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

వేడుకగా హిందూ ధర్మ పరిరక్షణ సమితి వార్షికోత్సవం



సిద్ధాంతంలో హిందూ ధర్మ పరిరక్షణ సమితి ప్రథమ వార్షికోత్సవంలో పాల్గొన్న వక్తలు



అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

పెనుగొండ: సిద్ధాంతంలో హిందూ ధర్మ పరిరక్షణ సమితి ప్రథమ వార్షికోత్సవం ఆదివారం వేడుకగా నిర్వహించారు. ఆర్యవైశ్య కల్యాణ మండపంలో ఉత్సవాలు నిర్వహించారు. హిందూ ధర్మాన్ని పాటిస్తూ ఆరోగ్య కుటుంబ, నైతిక విలువలు పెంపొందించేలా హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఏడాది కాలంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజాదరణ పొందుతోంది. హిందూ ధర్మంలో భాగంగా ప్రతీ పౌర్ణమికి గోదావరికి హారతి ఇస్తూ, నగర సంకీర్తన చేస్తూ ఆకట్టుకొంటున్నారు. హిందూ సాంప్రదాయం ఉట్టిపడేలా పలు కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా, ముఖ్య ప్రవచన కర్తలచే ఆధ్యాత్మిక ఉపన్యాస కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. సమితి ఏర్పడి ఏడాది కాలం పూర్తవడంతో వార్షికోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కూచిపూడి నృత్యం ఆకట్టుకొంది. రవీంద్ర భారతిలో నంది అవార్డు పురస్కారం పొందిన నాట్య మయూరి కోమలి ప్రదర్శించిన కూచిపూడి నృత్యం ఆకట్టుకొంది. మహిళలకు పసుపు, కుంకుమ, పండ్లు, రవికలు పంపిణీ చేశారు. కార్యక్రమలో సమితి అధ్యక్షుడు యక్కల త్రిమూర్తులు, జయవరపు నానాజీ, చోడవరపు శ్రీను, కీళ్ల భద్రయ్య, పొన్నాడ పల్లపరాజు, మానేపల్లి పురుషోత్తం పాల్గొన్నారు.

నేడు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం

పోడూరు: స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం 2గంటలకు ఎంపీపీ సబ్బితి సుమంగళి సాగర్ అధ్యక్షతన మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో డి.సుహాసిని ఒక ప్రకటనలో తెలిపారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు, వివిధ ప్రభుత్వశాఖల అధికారులు సమావేశానికి హాజరుకావాలని ఆమె పిలుపునిచ్చారు.

నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

పాలకొల్లు అర్బన్: మండలంలోని పూలపల్లి 33 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలో సంధ్యా మెరైన్స్ కొత్త విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేస్తున్నారు. 11 కేవీ ఎస్ చిక్కాల ఫీడర్ విద్యుత్ మరమ్మతులు చేపట్టారు. వీటి నిమిత్తం సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ నిలిపివేస్తామని నరసాపురం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి.సురేష్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కారణంగా భగ్గేశ్వరం ఇండస్ట్రియల్ ఏరియా, రంగరాజు రైస్‌మిల్లు ప్రాంతాల్లో విద్యుత్ నిలుపుదల చేస్తున్నామని, వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.

సుప్రభాతం వీధి నాటిక ప్రదర్శన



పాలకొల్లు పట్టణంలో సుప్రభాతం వీధి నాటిక ప్రదర్శిస్తున్న దృశ్యం

పాలకొల్లు అర్బన్: శ్రీధర్ అండ్ రాధా కల్చరల్ అసోసియేషన్, రవి అండ్ రవి ఆర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంఘ 65వ వార్షికోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివారం పట్టణంలోని పలు ప్రాంతాల్లో సుప్రభాతం సందేశాత్మక వీధి నాటికను ప్రదర్శించారు. ప్రముఖ రచయిత, నటుడు, దర్శకుడు, రక్త కన్నీరు నాగభూషణం అవార్డు గ్రహీత మాడుగుల వెంకట కృష్ణమోహన్ ప్రధాన పాత్రలో నటులు జంగయ్ గౌడ్, మను ప్రియ నాటికలో పలు పాత్రలు పోషించారు. సుప్రభాతం నాటికను 2వేల ప్రదర్శనలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శించాలనే లక్ష్యంతో ఇప్పటికి 1227 ప్రదర్శనలు చేసినట్లు రచయిత కృష్ణమోహన్ విలేకరులకు తెలిపారు. జర్నలిస్టుల కాలనీ, క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయంలోనూ ఈ ప్రదర్శనలు చేసినట్లు తెలిపారు.

రహదారి నిర్మాణ పనులు ప్రారంభం



మొగల్తూరు ప్రధాన రహదారిపై చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులు

మొగల్తూరు: మండలంలోని కడలివారి పాలెం నుంచి పెద్దపల్లవపాలెం వరుకు నిర్మించేందుకు చేపట్టిన రహదారి పనులు ప్రారంభమయ్యాయి. నరసాపురం, సీతారాంపురం, మొగల్తూరు మీదుగా జాతీయ రహదారి విస్తరించింది. దీంతో ఈ రహదారి నిర్మాణానికి జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ రూ.10 కోట్లు మంజూరు చేసింది. దీంతో మొగల్తూరు ప్రధాన రహదారి నిర్మించేందుకు గత నెల 10న రోడ్డు తవ్వి, కంకర పోశారు. గత నాలుగు రోజులుగా రహదారి పనులు సాగిస్తున్నారు. స్థానిక కడలివారి పాలెం నుంచి ఆంధ్రా బ్యాంక్ వరకు రహదారి పనులు పూర్తయ్యాయని, మిగిలిన రహదారి కూడా త్వరలో పూర్తి చేస్తామని జాతీయ రహదారుల శాఖ డీఈ కిరణ్ కుమార్ తెలిపారు. రహదారి పనులు పూర్తయిన తరువాత రాష్ట్ర ఆర్అండ్‌బీ శాఖకు రోడ్డును అప్పగిస్తామని ఆయన తెలిపారు.

వెంకమ్మ ఆలయం వద్ద అన్నసమారాధన



మేడపాడు గ్రామదేవత వెంకమ్మ

యలమంచిలి: మేడపాడు గ్రామ దేవతలు కొర్లపాటి వెంకమ్మ, కనకదుర్గమ్మ, జువ్వాలమ్మ వార్ల జాతర మహోత్సవాల సందర్భంగా ఆదివారం ఆలయ ప్రాంగణంలో మాంసాహారంతో అన్నసమారాధన నిర్వహించారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు, జాతర నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో గత నెల 25, 26లలో గ్రామంలో జాతర నిర్వహించారు. 27వ తేదీ రాత్రి బలిహరణ, ఊయల ఉత్సవం నిర్వహించి అమ్మవార్లను ఆలయ ప్రవేశం చేశారు. అనంతరం ఐదు రోజుల పాటు తీర్థ ఉత్సవాలు జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వచ్చి అమ్మవార్లను దర్శించుకొని, సారె, చలవిడి, పానకాలు సమర్పించారు. ఆదివారం నిర్వహించిన అన్నసమారాధనతో ఈ ఏడాది ఉత్సవాలు ముగిశాయి. ఉత్సవాలను ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు, జాతర ఉత్సవ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు.

ప్రజల మన్నన పొందేలా సేవలందించాలి



క్లబ్ నూతన కమిటీ ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొన్న కమిటీ ప్రతినిధులు

ఆకివీడు: సేవా రంగంపై ఆసక్తితో పాటు మహిళామూర్తులు లయినిజం బాధ్యతల్ని కూడా స్వీకరించడం గర్వకారణమని లయన్ మల్టీపుల్ కౌన్సిల్ చైర్‌పర్సన్ దామెర్ల శ్రీకాంతి అన్నారు. స్థానిక లయన్స్ ఆడిటోరియంలో ఆదివారం ఆదర్శ నూతన కమిటీ ప్రమాణస్వీకారోత్సవం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న శ్రీకాంతి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్న తరుణంలో ఆకివీడు ఆదర్శ క్లబ్‌కు అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారిగా ముగ్గురు మహిళలు ప్రమాణ స్వీకారం చేయడం గర్వించదగ్గ విషయమన్నారు. ఆకివీడు ప్రాంతంలో లయన్స్ ఏర్పడి 50 ఏళ్లు పూర్తి చేసుకుందని, ఒక్క మహిళ కూడా అధ్యక్ష పదవి స్వీకరించలేదన్నారు. ప్రప్రథమంగా ఏర్పడిన మహిళా కమిటీ ఉత్తమ సేవలందించి ప్రజల మన్ననలు, లయన్స్ అంతర్జాతీయ మన్ననలు పొందాలని ఆమె పిలుపునిచ్చారు. కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించిన చిలువూరి కృష్ణంరాజు మాట్లాడుతూ అత్యధిక శాతం ప్రజలు ఎదుర్కొంటున్న అంధత్వం, డయాబెటీస్, క్యాన్సర్‌తో పాటు ఆకలి బాధల్ని తీర్చే విధంగా లయన్స్ సేవలందించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో లయన్ మాజీ జిల్లా గవర్నర్ డాక్టర్ ఎంవీ.సూర్యనారాయణరాజు, గొంట్లా కృష్ణమూర్తి అతిథులుగా పాల్గొని మాట్లాడారు. నూతన కమిటీ అధ్యక్షులుగా కాకర్ల రాజరాజేశ్వరి, కార్యదర్శిగా మోరా జ్యోతిరెడ్డి, కోశాధికారిగా ఎంవీఎస్ నాగమణి, లియో క్లబ్ అధ్యక్షులుగా సోమిశెట్టి హర్షవర్ధన్, క్యాదర్శిగా గుర్రం సాయి ప్రదీప్, కోశాధికారిగా గుర్రం హేమంత్, కార్యవర్గం ప్రమాణస్వీకారం చేశారు. అధిక సంఖ్యలో లయన్స్ ప్రతినిధులు, బంధువులు పాల్గొన్నారు.

ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం



వీరవాసరంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం దృశ్యం

వీరవాసరం: వీరవాసరం మద్దాల రామకృష్ణమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1986–87 బ్యాచ్ పదో తరగతి విద్యార్థుల అపూర్వ సమ్మేళనం ఆదివారం జరిగింది. తమ చిన్ననాటి విశేషాలను ఒకరికి ఒకరు పంచుకుని ఆనంద పరవశులయ్యారు. ఇప్పటి పరిస్థితులను అడిగి తెలుసుకుని సంతోషం వ్యక్తం చేశారు. వలవల జానకిరామ్, ముద్రగడ శ్రీనివాస్, మల్లుల జైకృష్ణ, పంతం రాము, యేలూరి భానుకుమారి, నిమ్మల దుర్గ, శనివారపు ప్రసాదు ఆధ్వర్యంలో స్కూల్ స్వీపర్ మద్దాల రామకృష్ణను సత్కరించి ఐదువేల రూపాయలు నగదును అందజేశారు.

ఆస్పత్రుల హబ్‌గా తణుకు

- న్యూరో, గుండె, ఆర్థోపెడిక్, నెఫ్రాలజీ విభాగాల్లో నాణ్యమైన వైద్యసేవలు
- పట్టణంలో 70కి పైగా ప్రైవేట్ ఆస్పత్రులు



తణుకు అర్బన్: వ్యాపార వాణిజ్య పరంగా అభివృద్ధి చెందుతున్న తణుకు పట్టణంలో ప్రైవేటు ఆస్పత్రులు సైతం అధునాతన వసతులతో నెలకొన్నాయి. వైద్యరంగంలో తాజాగా వచ్చిన నూతన ఆవిష్కరణలకు సంబంధించిన సౌకర్యాలు తణుకులో అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రులకు వచ్చే వారికి అత్యవసర విభాగాలు నాణ్యమైన సేవలందిస్తున్నాయి. ప్రశాంతతకు మారుపేరుగా ఉండే తణుకు ప్రాంతంలో ఇటీవల కాలంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పట్టణ ప్రాంతం తమ పరిధి పెంచుకుంటూ అభివృద్ధి చెందుతుంది. దీంతో నగరాల నుంచి సైతం వైద్యులు తణుకు పరిసర ప్రాంతాల్లో అధిక సంఖ్యలో హాస్పటల్స్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తున్నారు. దీంతో తణుకు ప్రాంతం హాస్పిటల్స్ హబ్‌గా పేరుగాంచింది. వివిధ రుగ్మతలతోపాటు రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులు తణుకులోని ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరుతుంటారు.

70కి పైగా ఆస్పత్రులు...

హాస్పిటల్స్ హబ్‌గా పేరుగాంచిన తణుకు పట్టణ ప్రాంతంలో సుమారుగా 70కి పైగా ఆస్పత్రులు అందుబాటులో ఉన్నాయి. గతంలో సుదీర్ఘ వ్యాధుల చికిత్సకైనా, అత్యవసర వైద్యసేవల కోసమైనా విజయవాడ, రాజమండ్రి, కాకినాడ వంటి దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. కానీ నేడు గుండె, న్యూరో, నెఫ్రాలజీ, యూరాలజీ, అంకాలజీ వంటి వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా తణుకు పట్టణ ప్రాంతం జాతీయ రహదారికి ఆనుకుని ఉండడంతో ఎక్కువ శాతం ప్రమాదాల కేసులు వస్తుంటాయి. ఈ ప్రమాదాల్లో అధిక శాతం హెడ్ ఇన్‌జ్యూరీలతోపాటు ఆర్థోపెడిక్ విభాగాల్లో నాణ్యమైన వైద్యసేవలు అవసరమవుతుంటాయి. ఈ సేవలన్నీ తణుకులో వివిధ హాస్పిటల్స్‌లో అందుబాటులో ఉండడంతో దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తప్పింది.

అందుబాటులో అధునాతన పరికరాలు..

వైద్యసేవలే కాకుండా వైద్యపరీక్షల నిమిత్తం కూడా అధునాత వైద్యపరికరాలు తణుకు ప్రాంతంలోని వివిధ ల్యాబ్‌లలో అందుబాటులోకి వచ్చాయి. ఎంఆర్ఐతోపాటు పలురకాల స్కానింగ్‌లు తణుకులో అందుబాటులోకి రాగా శరీరంపై ఎటువంటి కోత లేకుండానే శస్త్ర చికిత్సలు చేస్తుండడం విశేషం.

పది కాసుల బంగారం చోరీ

యలమంచిలి: పెనుమర్రుకు చెందిన ఉంగ్రాజవరపు పెద్దింట్లు ఇంట్లో శనివారం అర్ధరాత్రి దొంగలు పడి పది కాసుల బంగారం దోచుకుపోయినట్లు ఎస్సై కాకి శివ నారాయణ తెలిపారు. ఈ మేరకు బాధితుడు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు వివరించారు.

కోలా ట్రస్ట్ సహాయం అభినందనీయం

తాడేపల్లిగూడెం (టీఓసీ): పేద విద్యార్థులకు తాడేపల్లిగూడెం కోలా రోహిణి గంగాధర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం రూ.1.17 లక్షల సహాయాన్ని అందించారు. సిపాయిపేటలోని ఫౌండేషన్ కార్యాలయంలో నిర్వహించిన సేవా కార్యక్రమంలో పేద విద్యార్థులకు కాలేజీ ఫీజులతో పాటు అనారోగ్యంతో ఉన్నవారికి మందులు నిమిత్తం ఆర్థిక సహకారం అందించారు. ఫౌండేషన్ చైర్మన్ రాజన్ సుభాషిని, సెక్రటరీ రాజన్, ప్రముఖులు తాతా శ్రీనివాసరావు, అంబటి కృష్ణ, వట్టి బుజ్జి, గంగుల వెంకటరత్నం, కలిగొట్ల వెంకట సుబ్బారావు, జానకి రామయ్య పాల్గొన్నారు.

చేతి వృత్తిదారుల సమస్యలు పరిష్కరించాలి



తణుకులో అసోసియేషన్ 13వ వార్షికోత్సవ సమావేశంలో మాట్లాడుతున్న చంద్రరావు

తణుకు అర్బన్: స్వశక్తితో జీవనోపాధి పొందుతున్న లేత్ అండ్ ఆర్క్ వెల్డింగ్ డిజైన్ వర్క్స్ సభ్యుల అభ్యున్నతికి ప్రభుత్వం సహకరించాలని ది తణుకు లేత్ అండ్ ఆర్క్ వెల్డింగ్ డిజైన్ వర్క్స్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు మండూరి సురేష్, కుడుపూడి చంద్రరావు అన్నారు. అసోసియేషన్ 13వ వార్షికోత్సవం సందర్భంగా తణుకు కొండాలమ్మ ఆలయ ప్రాంతంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. నేటి ఆధునిక యుగంలో వస్తున్న నూతన పోకడలను అందిపుచ్చుకుని అసోసియేషన్ సభ్యులంతా తమ వృత్తిలో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అసోసియేషన్ బలోపేతానికి సభ్యులు సహకరించాలని కోరారు. గౌరవ అధ్యక్షుడు కనిత శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు బళ్ల నాని, కోశాధికారి పువ్వాడ త్రిమూర్తులు పాల్గొన్నారు.

విశ్వబ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదిక

తణుకు టౌన్: మండలంలోని వేల్పూరు గ్రామంలో విశ్వబ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదిక నిర్వహించారు. వేదికలో సుమారు 200 మంది వధూవరులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారని విశ్వబ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక, విశ్వబ్రాహ్మణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు టేకి రమేష్ తెలిపారు. కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు పెదపాటి గోపాల కృష్ణ ప్రసాద్, సాలెం రఘురాం, మానేపల్లి నాగేశ్వరరావు, తణుకు సంఘం అధక్షుడు మందారపు నాగ మనోహర్, కార్యదర్శి మేటకోటి నరేంద్ర కుమార్, టేకి సతీష్, కొత్తూరి రామ్మోహనరావు, పుల్లేటికుర్తి బ్రహ్మాజీ, లక్కోజు మోహన్ పార్వతీశం, ముదపాక నాగేశ్వరరావు, కోరిమిల్లి సుబ్బారావు, వెండి శ్రీను, వీర్న రామచంద్రరావు, వీర్న మల్లేశ్వరరావు, కృష్ణమాచారి, ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.

మోదీ ప్రమాణ స్వీకారానికి కబర్థికి ఆహ్వానం

పాలకొల్లు అర్బన్: వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రజా ఆశీర్వాదంతో మూడోసారి ప్రధానిగా నరేంద్రమోది ప్రమాణ స్వీకారానికి బీజేపీ కృష్ణా జిల్లా ఇన్‌చార్జ్ హోదాలో పాలకొల్లు ఏఎంసీ మాజీ చైర్మన్ ఉన్నమట్ల కబర్థికి ప్రత్యేక ఆహ్వానం అందింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఆహ్వానం అందడంతో కృష్ణా జిల్లా అధ్యక్షుడు గుత్తికొండ రాజబాబు ఆధ్వర్యంలో ఢిల్లీ వెళ్లారు.

సీపీఎం నాయకుడి మృతి

పాలకొల్లు అర్బన్: మండలంలోని అరట్లకట్ట గ్రామానికి చెందిన సీపీఎం సీనియర్ నాయకులు కె.సత్తిరాజు (78) ఆదివారం మృతి చెందారు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. సత్తిరాజు సీపీఎం నాయకుడిగా సుదీర్ఘ కాలంగా పని చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి అనేక పోరాటాలు చేశారు. ఆయన మృతి పట్ల మాజీ ఎమ్మెల్యేలు రుద్రరాజు సత్యనారాయణరాజు (ఆర్ఎస్), దిగుపాటి రాజగోపాల్, సీపీఎం నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.

విక్టర్‌బాబు సేవలు స్ఫూర్తిదాయకం

తణుకు టౌన్: ఉద్యోగ సంఘ బాధ్యతలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో బొడ్డు విక్టర్ బాబు సేవలు పలువురికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని వైఎస్సార్‌సీపీ నాయకుడు చింతపల్లి గురుప్రసాద్ తెలిపారు. ఆదివారం తణుకులో ఇటీవల మృతి చెందిన తణుకు టెలికాం జేఈ, జిల్లా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బొడ్డు విక్టర్‌బాబు సంతాప సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో సామాజిక న్యాయ పోరాట సమితి వ్యవస్థాపకులు పేరూరి మురళీకుమార్, గౌరవ అధ్యక్షుడు జీ.అంబేద్కర్, ప్రధాన కార్యదర్శి ఎంఎస్.సుకుమార్, ఎన్.జయరాజు, బండి ప్రసాద్, సంజీవరావు, తణుకు టెలికాం ఉద్యోగ సంఘాల నాయకులు విక్టర్‌బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, విక్టర్ బాబు కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

సంచార వైద్యశాలలో వృద్ధులకు వైద్య సేవలు

తణుకు టౌన్ : సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్, నిసా ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రతీ ఆదివారం నిర్వహించే ఇంటింటికి వైద్యసేవల కార్యక్రమంలో 5 మంది వృద్ధులకు వైద్య సేవలు అందించినట్లు అసోసియేషన్ అధ్యక్షుడు ఏ కరుణాకర్ చౌదరి తెలిపారు. ప్రముఖ నేత్ర వైద్యులు డాక్టర్ హుస్సేన్ అహ్మద్ ఆధ్వర్యంలో సంచార వైద్యశాల ద్వారా జనరల్ వైద్యులు సుంకవల్లి నీలు మహేంద్ర, సాతులూరి అనుస్మితలు తణుకు పట్టణం, మండపాక, పైడిపర్రు పరిసర గ్రామాల్లోని మంచంపై నుంచి లేవలేని వృద్ధుల వద్దకు వెళ్లి అవసరమైన వైద్య పరీక్షలు చేసి సూచనలు, సలహాలు అందించారు.